ఊరూరా 'పొలాల' సందడి


సిర్పూర్(టి): ఊరేగింపునకు తీసుకెళ్తున్న ఎద్దు


పెంచికల్‌పేట్: అలంకరించిన ఎద్దులతో రైతు


లింగాపూర్: పొలాల సందడి


కౌటాల: ఎడ్లకు పూజలు చేస్తున్న కుటుంబసభ్యులు


రెబ్బెన: ఎద్దులకు హారతి ఇస్తున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్యను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఎద్దులను అందంగా ముస్తాబు చేసి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. అనంతరం ఇంటి వద్ద మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేసి, బసవన్నలకు నైవేద్యం సమర్పించారు. మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేసి, చెరువు, వాగుల్లో నిమజ్జనం చేశారు. పాడి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. పలు గ్రామాల్లో అలంకరించిన ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు. - సాక్షి, నెట్‌వర్క్


కెరమెరి: ఎడ్ల ఊరేగింపు


జైనూర్: ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేయిస్తున్న రైతులు


వాంకిడి: ఆలయం వద్ద బసవన్నల సందడి

క్లుప్తంగా

పేదల గుండెల్లో వైఎస్సార్


నివాళులర్పిస్తున్న నాయకులు

బెజ్జూర్: పేదల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు శైలేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికసాయం

కెరమెరి: పిడుగుపాటుతో ఇటీవల మృతి చెందిన మండల కేంద్రంలోని బారే కాలనీకి చెందిన చౌదరి రమేశ్ కుటుంబసభ్యులకు సోమవారం చిన్న సాకడలోని పెందోర్‌శ్యాంరావు సేవ సమితి ఆధ్వర్యంలో మృతుడి భార్య సుమిత్రకు రూ. 5300 ఆర్థిక సాయం అందజేశారు.సేవ సమితి సభ్యులు, పెందోర్ శ్రీనివాస్, పెందోర్ వినేశ్, ఆనంద్‌రావు, పటేల్ వాడై సోనేరావు, నారాయణ, గోగర్ల రాజయ్య, సుభాశ్ పాల్గొన్నారు.

నేడు ఇసుక వేలం

వాంకిడి: గత నెల 4న అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను మంగళవారం వేలం వేయనున్నట్లు తహసీల్దార్ రియాజ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇసుక 11 టన్నులు ఉందని, మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే వేలానికి హాజరు కావాలని కోరారు.

పశువుల పట్టివేత

చింతలమానెపల్లి: మహారాష్ట్ర నుంచి చింతలమానెపల్లి మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిస్తున్న పశువులను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మహారాష్ట్రలోని అప్పపల్లి నుంచి సిర్పూర్(టి) మండలంలోని కొమ్ముగూడ గ్రామానికి ఎలాంటి రసీదులు లేకుండా బొలెరో వాహనంలో తరలిస్తున్న ఏడు ఆవులను పట్టుకున్నామని తెలిపారు. బొలెరో వాహనంను సీజ్ చేసి పశువులను అక్రమంగా తరలిస్తున్న సందీప్, సంతోష్, పోమ అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రైతులు జాగ్రత్తలు పాటించాలి


మాట్లాడుతున్న అధికారి వెంకటేశం

ఆసిఫాబాద్‌అర్బన్: వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉద్యానవన రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉద్యానవన అధికారి వెంకటేశం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయిల్ పామ్, మిర్చి, టమాట ఉద్యాన పంటలు సాగేచేసే రైతులకు పలు సూచనలు చేశారు. పంట చేలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అంతేకాకుండా పంట జాగ్రత్త సమాచారం, సూచనల కోసం ఉద్యానవన అధికారులను సంప్రదించాలన్నారు.

తాగునీటి సౌకర్యం కల్పించాలి

- తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న వీర్దండి గ్రామస్తులు


తహసీల్దార్‌తో మాట్లాడుతున్న గ్రామస్తులు

కౌటాల: తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ.. సోమవారం మండలంలోని వీర్దండి గ్రామస్తులు కౌటాల తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్నారు. కౌటాల మండలం వీర్దండి గ్రామ శివారులో పెన్‌గంగ బ్యాక్ వాటర్‌తో పంటలు మునిగి పోవడంతో పరిశీలనకు తహసీల్దార్ పుష్పాలత వచ్చారు. పంటల పరిశీలన అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎస్సీకాలనీలోని చేతిపంపు చెడిపోయిందని, దీంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదన్నారు. స్పందించిన తహసీల్దార్ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

నేడు బడ్గా

కెరమెరి: పొలాల అమావాస్య తరువాత రోజు బడ్గా పండుగ చేయడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో నెల రోజులు మాంసాహారాన్ని భుజించకుండా నియమ నిష్టలు పాటించిన ప్రజలు మంగళవారం బడ్గాను జరుపుకోనున్నారు. అనంతరం మాంసాహారం స్వీకరిస్తారు. 'ఈగలు, దోమలు, రోగాలు, తీసుకపోరా బడిగా' అంటూ.. ఇంటి నుంచి కేకలు వేస్తూ.. రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామం పులిమేరకు వెళ్తారు. అక్కడ జిమ్మిచెట్టుకు పూజలు చేసి నైవేద్యం ఆరగిస్తారు. జిమ్మి చెట్టు ఆకులను తెంపుకొని వస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధులు పారిపోతాయని గ్రామీణ ప్రజల నమ్మకం.

కన్నీటి గోస..!


ఓంటిమామిడిలో ఇళ్లలోకి చేరిన వరద

- ఒంటిమామిడి గ్రామంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- డ్రెయినేజీ నిర్మించాలని డిమాండ్

తిర్యాణి: వర్షకాలం వచ్చిందంటే చాలు ఓంటిమామిడి గ్రామస్తులు వరద నీటితో సావాసం చేయాల్సిందే. ఊరంతా వాగును తలపిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా.. తమ సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఉల్లిపిట్ట పంచాయతీ పరిధిలోని ఒంటిమామిడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తుండగా.. 100కి పైగా జనాభా ఉన్నారు.

ఇళ్లలోకి వరద..

ఒంటిమామిడి గ్రామానికి సమీపంలో అడవి ఉండగా.. వరద నీరు సమీప వాగులోకి వెళ్లివి. గత కొన్ని సంవత్సరాల క్రితం చెరువులో సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత కోసం ఓపెన్ కాస్టు నిర్మాణం చేపట్టింది. దీంతో గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. వరద నీరు నేరుగా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. వరద నీటితో ఇళ్లలోని వస్తువులు తడిచి ముద్దవుతున్నాయి. అలాగే దోమలు వృద్ధి చెంది గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. వరదనీరు వచ్చిన ప్రతిసారి కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వరద నీరు రాకుండా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టి, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పట్టించుకోవడం లేదు..



వర్షకాలం వచ్చిందంటే చాలు వరద గోస మొదలవుతుంది. గ్రామంలోకి నీళ్లు రాకుండా చూస్తామని ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదు.
– కోయ భీంరావు, గ్రామపటేల్, ఒంటిమామిడి

డ్రైనేజీ నిర్మించాలి



గ్రామంలోని అడవికి అనుకొని సింగరేణి యాజమాన్యం ఓబీ మట్టి పోయడంతో గతంలో ఉన్న వాగు పూర్తిగా మూసుకుపోయింది. దీంతో వరద నీరు నేరుగా ఇళ్లల్లోకి చేరి వాగులను తలపిస్తోంది. వరద నీరు రాకుండా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలి.
–సుంకె నానయ్య, ఒంటిమామిడి

48శాతం బొగ్గు ఉత్పత్తి


వివరాలు వెల్లడిస్తున్న జీఎం శ్రీనివాస్

రెబ్బెన: ఆగస్టు నెలలో బెల్లంపల్లి ఏరియా నెలవారి లక్ష్యంలో కేవలం 48 శాతం బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయగలిగిందని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని తమ కార్యాలయంలో సోమవారం గనుల్లో సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెలలో దాదాపు 21 రోజుల పాటు వర్షం కురవడంతో నెలవారి లక్ష్యాన్ని సాధించలేకపోయామన్నారు. ఏరియా లక్ష్యం 2.40 లక్షల టన్నులు కాగా 1.15 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఏరియా 92 శాతం ఉత్పదకతతో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 14.50 లక్షల టన్నులు సాధించాల్సి ఉండగా.. 13.33 లక్షల టన్నులు సాధించిందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

35శాతం వాటా చెల్లించాలి


మేనేజర్‌కు వినతిపత్రం అందచేస్తున్న నాయకులు

రెబ్బెన(ఆసిఫాబాద్): గడిచిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణి యాజమాన్యం అర్జించిన లాభాలను వెంటనే ప్రకటించి, కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు కోరారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మేనేజర్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులు రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేశారని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించలేదన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ నాయకులు గజ్జెల్లి చంద్రశేఖర్, ఓరం కిరణ్, మొగిలయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, అజీం, రవీందర్, దుంపల బాపు, శంకర్, రాజు, కృష్ణంరాజు పాల్గొన్నారు.

ముగిసిన శ్రావణ పూజలు

- భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు


భజన చేస్తున్న భక్తులు

కెరమెరి: భక్తులు ఎంతగానో ఆరాధించే శ్రావణ మాసం సోమవారంతో ముగిసింది. నెలంతా దేవాలయాలు భక్తులో కిటకిటలాడాయి. కొందరు ఇళ్లల్లో పూజలు చేస్తే మరికొందరు ఆలయాల్లోకి వెళ్లి పూజలు, వ్రతాలు చేశారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

దీపారాధన, భజనలు..

శ్రావణ మాసం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో అఖండ దీపారాధనలు కొనసాగాయి. శ్రావణ మాసం ప్రారంభమై మొదటి రోజు నుంచి దేవాలయాల్లో అఖండ దీపారాధనలు ప్రారంభించారు. దీపాలు నెల రోజుల పాటు వెలుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా ప్రత్యేక భజనలు, సంకీర్తనలు భక్తులు ఆలపించారు.

కొనసాగిన వ్రతాలు..

శ్రావణ మాసంలో చాలా మంది వరలక్ష్మి వ్రతాలు చేశారు. వ్రతాలతో తమ ఇలవేల్పు ఇష్టదైవాన్ని కొలిచారు. కెరమెరి మండల కేంద్రంలోని శివాలయం, నెహ్రూనగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

పారిశుధ్య పనులు చేపట్టాలి


ధర్నా చేస్తున్న తలోడి గ్రామస్తులు

కౌటాల: గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలని సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట తలోడి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మా గ్రామంలో గత కొద్ది నెలలుగా పారిశుధ్య పనులు చేయకపోవడంతో పారిశుధ్యం లోపించి, విషజ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. వీధి దీపాలు అమర్చాలేదని, మిషన్ భగీరథ నీరు రావడం లేదని మండిపడ్డారు. గ్రామంలో పోస్టాఫీసు లేకపోడంతో లబ్ధిదారులు పెన్షన్ కోసం అవస్థలు పడుతున్నారన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీవో మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.

పీహెచ్‌సీకి తాళం


- సిబ్బందిని సస్పెండ్ చేయాలని డీఎంహెచ్‌వోకు సబ్ కలెక్టర్ ఆదేశం

సాక్షి ఎఫెక్ట్..


పీహెచ్‌సీ ఎదుట నిలబడిన సబ్‌కలెక్టర్ దీపక్ తివారీ

దహెగాం: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'పీహెచ్‌సీలో వెక్కిరిస్తున్న ఖాళీలు' అనే కథనం సాక్షిలో ప్రచురితం కావడంతో స్పందించిన సబ్ కలెక్టర్ దీపక్ తివారీ సోమవారం పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్‌సీకి తాళం వేసి ఉండడంతో అక్కడే మౌనంగా నిలబడ్డారు. డీఎంహెచ్‌వో తుకారాంతో ఫోన్‌లో మాట్లాడి, పీహెచ్‌సీకి తాళం వేసి ఉందని సిబ్బంది విధుల్లో లేరని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సిబ్బంది ఎంత మంది ఉన్నారు అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్, డీటీ లలిత, తదితరులు ఉన్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ


అంతర్రాష్ట్ర వంతెన అనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ

సిర్పూర్(టి): మండలంతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ నది ఆదివారం రాత్రి నుండి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై కమలాకర్, ఎంపీడీవో సత్యనారాయణ నది ఉధృతిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలున్నా సమాచారం అందించాలన్నారు.

మంచు శివలింగానికి పూజలు


పూజలు చేస్తున్న భక్తులు

కాగజ్‌నగర్ రూరల్: శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో గల హనుమాన్ ఆలయంలో మంచు శివలింగాన్ని ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమర్నాథ్ తరహాలో మంచుతో కూడిన శివలింగంతో పాటు మంచు గణనాథుడిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అలయ అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బిల్వార్చన, క్షీరాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

నీట మునిగిన పంటలు


పెంచికల్‌పేట్: అగర్‌గూడలో మునిగిన పంటలు


దహెగాం: పత్తి చేనులో వరద నీరు


సరుకులు అందజేస్తున్న అధికారులు

పెంచికల్‌పేట్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగుకు వరద పోటెత్తడంతో మండలంలోని బొంబాయిగూడ, ఎల్కపల్లి, అగర్‌గూడ, గుండెపల్లి, కమ్మర్‌గాం, నందిగామ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పెద్దవాగు పరివాహక ప్రాంతంలో వందల ఎకరాలు పంటలు నీట మునిగాయి. గుండెపల్లి– కమ్మర్‌గాం గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

దహెగాం: గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కుమురభీం, వట్టి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. దీంతో వరద పెద్దవాగుకు పోటెత్తింది. పరివాహక ప్రాంతాల్లోని ఒడ్డుగూడ, ఇట్యాల, లగ్గాం, మర్రిపల్లి, రాళ్లగూడ గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి చేలలోకి వరద చేరింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బాధితులకు పునరావాసం

లింగాపూర్: మండల కేంద్రంలోని రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో తహసీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్, అధికారులు ప్రదీప్ కుటుంబసభ్యులను లింగాపూర్‌లోని పాత కేజీబీవీ పాఠశాలకు తరలించారు. అలాగే నిత్యావసర సరుకులు అందజేశారు.